Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 99

(Apr. 14, 1947)

బెజవాడ, 1947

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 99

(Apr. 14, 1947)

Bejavāḍa, 1947

Record no. 683

Regd. No. 4486 4 పేజీలు అణా

ప్రజాశక్తి

కమ్యూనిస్టు దిన పత్రిక

సంపుటి 2] బెజవాడ 14—4—47 సోమవారం [సంచిక 99

కమ్యూనిస్టు నాయకుని శిక్ష రద్దు

బొంబాయి ప్రభుత్వ ప్రకటన

బొంబాయి, ఏప్రిల్ 12

నిషేధాజ్ఞను ఉల్లంఘించి కార్వార్‌లో ప్రవేశించారని ఏడాది శిక్ష, 200 రూపాయలు జరిమానా విధింపబడిన కర్ణాటక కమ్యూనిస్టుపార్టీ సెక్రటరీ కామ్రేడ్ ఎన్. ఎల్. ఉపాధ్యాయ శిక్షను రద్దుచేస్తూ బొంబాయి ప్రభుత్వం ప్రకటన చేసింది.

ఇండొనీషియా ప్రతినిధుల ఆంధ్రదేశ సంచారం

బొంబాయి, ఏప్రిల్ 12

అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్ నాయకుడు సత్యపాల్ డాంగే ఆంధ్రులకు ఈ విధంగా విజ్ఞప్తి చేస్తున్నారు:

"భారత విద్యార్థి సంఘం కోరికపై భారతదేశపర్యటనకై అంగీకరించిన ఇండొనీషియా యువజన ప్రతినిధులు మేయినెలలో 17 వ తేదీ రాత్రికి బెజవాడ వస్తున్నారు. వారు ఆంధ్ర జిల్లాలో 2 రోజులు మాత్రమే వుండగలరు."

బ్రిటిష్ ఉత్తర్వులకు కాచుకోవడమే ఢిల్లీ సంప్రతింపుల పర్యవసానం

రెండు రాజ్యాంగ సభలు కావాలని లీగు తహతహ

కాంగ్రెసు వర్కింగ్ కమిటీ మే 1 న సమావేశం

మ్యాఢిల్లీ, ఏప్రిల్ 12

గాంధీజీ నేటిరాత్రి వైస్రాయితో సెలవు తీసుకొని బీహారు వెళ్ళారు. ఇందుతో పది హేను రోజులక్రితం ప్రారంభమైన రాజకీయ సంభాషణలు ముగిశాయి. కాని ఈ ముగింపు తాత్కాలికమే కావచ్చు.

గాంధీజీ మొత్తం ఆరుసార్లు వైస్రాయిని కలుసుకున్నారు. అందుతోపాటు కాంగ్రెస్ వర్కింగుకమిటీ సభ్యులతో దీర్ఘంగా సంప్రతింపులు సాగించారు. కాంగ్రెస్ ఏదోఒక నిర్ధారణకు వచ్చినట్లు రూఢిగా తెలుస్తున్నది. కాంగ్రెస్ వర్కింగుకమిటీ పూర్వం అనుకున్నట్లు ఏప్రిల్ 21వ కాక మే ఒకటవతేదీన సమావేశమవుతుంది. ఈరోజు కూడ కాంగ్రెస్ నాయకులు గాంధీజీని కలుసుకొని ఆలోచన సంప్రదించారు.

జిన్నా వైస్రాయిని ఇంతవరకు ఆరుసార్లు కలుసుకున్నారు. ఇంకొకసారి కలుసుకోవడానికి ఏర్పాట్లు జరగలేదు.

రాజ్యాంగనిర్మాణం విషయమై వైస్రాయికి లీగు దృక్పథాన్ని స్పష్టపరచారని తెలుస్తున్నది. తాత్కాలిక ప్రభుత్వంలోని లీగు సభ్యులు, లీగు కార్యాచరణ సంఘసభ్యులూ జనాబ్ జిన్నాతో సంప్రదించారు. లీగు వర్కింగు కమిటీ ఇంతలో సమావేశమయ్యే సూచనలేవీలేవు.

బ్రిటిషు ప్రభుత్వం ఉత్తరువుల కోసం వైస్రాయి చూస్తున్నాడు

ఇప్పటికి కాంగ్రెస్, లీగు దృక్పథాలను వైస్రాయి పూర్తిగా తెలుసుకున్నాడు. తర్వాత ఏంచెయ్యాలో తెలపవలసిందని బ్రిటిష్ ప్రభుత్వానికి వ్రాశాడట. ఇందుకు కొంత ఆలస్యంకూడ కావచ్చునని తెలుస్తున్నది.

పాకిస్తాన్ ఒప్పుకోవాలని లీగు కోరిక

ఈ సంప్రతింపులలో కొత్తగా ఏపరిష్కార మార్గం కనపించలేదట. పాకిస్తాన్ సూత్రాన్ని కాంగ్రెసూ, బ్రిటిష్ ప్రభుత్వమూ కూడా అంగీకరించితేనే సమస్య పరిష్కారం కాగలదని లీగునాయకుడు స్పష్టపరచాడు. వారికోరిక ఇది: పాకిస్తాన్ రాష్ట్రాలకు వేరుగా రాజ్యాంగనిర్మాణ సభను ఏర్పరచాలి. అలా ఏర్పడిన రాజ్యాంగసభ హిందూస్తాన్‌లో ఏర్పడిన రాజ్యాంగసభతో రాయబారాలు జరిపి రక్షణ రవాణా మొదలైన విషయాలలో సమాధానానికి రావాలి. పంజాబునుగాని, బెంగాలునుగాని విభజించడానికి లీగు ఏమాత్రం అంగీకరించదలచలేదని కూడ తెలుస్తున్నది.

లీగు విభజన కావాలని కోరుతుండటం వల్ల, మిగత గ్రూపులు పంజాబును బెంగాలును విడదీయాలని కోరుతున్నవని ఆ కోరికలు పూర్తిగా త్రోసివేయడం సాధ్యంకాదని వైస్రాయి లీగుకు తెలియజేశాడట.

విభజనే జరిగితే అందరికి న్యాయంగాఉండాలని గాంధీజీ

మిగత తక్షణసమస్యల విషయమట్లుండగా గాంధీజీ సంయుక్త భారతదేశ ప్రభుత్వమే ఏర్పడాలని స్పష్టపరచారట. నిర్బంధమైన విభజననుగాని తాను బలపరచనని గాంధీజీ తెలిపినట్లు కాంగ్రెసువర్గాల ద్వారా తెలుస్తున్నది. కాని మతప్రాతిపదిక మీద విభజనతప్ప, వేరే గత్యంతరం లేకపోతే ఆ విభజన అన్నిమతాలకు న్యాయంగా ఉండాలని గాంధీజీ తెలియజరచారట.

కాంగ్రెస్ ఇంతవరకు పంజాబునుగాని బెంగాలునుగాని విభజించాలని కోరలేదని కేవలం పాలనా సౌకర్యార్థం పంజాబును రెండుగా విడదీయాలని మాత్రమే కోరిందని కాంగ్రెస్‌వాదులంటున్నారు. ఈ విషయమై వచ్చే కాంగ్రెస్ కమిటీలో తీవ్రంగా తిరిగి చర్చలు సాగిస్తారని అభిజ్ఞవర్గాలవల్ల తెలుస్తున్నది.

'వర్కింగుకమిటీతో నాకు తగాదాలేదు' — గాంధీజీ ప్రకటన

మ్యాఢిల్లీ, ఏప్రిల్ 12

గాంధీజీ సాయంత్రం ప్రార్థనాసభలో ఇలా ఉపన్యసించారు.

"ఒక బాధ్యతగల పత్రికలో నేను వర్కింగుకమిటీతో తగాదాపడి వెళ్ళిపోతున్నానని వ్రాశారు. ఆవార్త పూర్తిగా తప్పు. ఇంతకుముందే వర్కింగుకమిటీ సభ్యులందరూ నాతో మాట్లాడిపోయ్యారు. ఒకవేళ విభేదాలున్నా మేము ప్రేమతో చర్చించుకుంటాము. నేను కొట్లాడే వెళ్ళిపోతుంటే ఇక వైస్రాయి నెహ్రూ అనుమతి ఎందుకు తీసుకుంటాము? ఎప్పుడు పిలిస్తే అప్పుడు తిరిగి వస్తానని పటేల్‌తో చెప్పాను. ఇలాంటి వార్తలతో ప్రజల్లో అనవసర ఆందోళన కలిగించడం పత్రికలకు తగదు. అలాంటి వార్తలు వేయవలసివస్తే ముందుగా నన్నో, నెహ్రూనో అడిగి తెలుసుకోవచ్చు.

జలియన్‌వాలాబాగ్‌లో హిందూ ముస్లిం సిక్కు రక్తం కలిసి పారింది

"శేషు జాతీయవారంలో ఆఖరు రోజు. అప్పటినుండి కన్యాకుమారి వరకు ఆ ఉత్సవం జరుపుతారు. ఈ వారంలో మొదటిరోజు ప్రజా చైతన్య చిహ్నం. ఆఖరురోజు ఆత్మబలిదానానికి చిహ్నం. జలియన్‌వాలాబాగులో చాల ఘోరాలు జరిగాయి. వాటిని జ్ఞాపకం చేసుకోనక్కరలేదు. ఆ రోజు హిందూ, ముస్లిం, సిక్కుల రక్తం కలిసి ప్రవహించిందన్న సంగతిని జ్ఞాపకముంచుకోవాలి. ఆ జలియన్‌వాలాబాగ్ జ్ఞాపకార్థం, అలాంటి ఐక్యతను నిర్మించుకొనేందుకు ప్రతివారూ ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఆ ఐక్యత నేడు విచ్ఛిన్నమైనది.

మతకలహాలు సిగ్గుచేటు

"ఈ వార ప్రాముఖ్యాన్ని గమనించిన వారెవ్వరూ పరస్పరకలహాలకు పూనుకోరు విదేశీయులు మన మతకలహాలు గూర్చి అడుగుతున్నప్పుడు సిగ్గుతో తలవంచుకుంటున్నాం. నేను చెప్పగలిగిందల్లా అందరికీ ఈ పిచ్చెత్తలేదనీ మాత్రమే. కొందరే ఇలా పిచ్చెత్తితిరుగుతున్నారు. త్వరలో అందరూ ఏకమవుతారని ఆశిస్తున్నాను."

విభజనతో పరిష్కారం జరగదు — రాజేంద్రప్రసాద్ ప్రకటన

బొంబాయి, ఏప్రిల్ 12

బాబూ రాజేంద్ర ప్రసాద్ తన గౌరవార్థం జరిగిన సన్మాన సభలో ఇలా ఉపన్యసించారు:

హిందువులు, ముస్లిములు కలిసి కొన్ని శతాబ్దాలుగా ఈ దేశంలో జీవిస్తున్నాము. నేడీదేశాన్ని చీల్చివేయాలని కొందరు కోరుతున్నారు. ఇదొక ప్రధాన సమస్య. దీని ఫలితమేమవుతుందో తెలీదు. కాని ఒకటి మాత్రం నిజం. దేశాన్ని విభజించడంవల్ల ఏ సమస్యా పరిష్కారంకాదు. ముస్లింలీగు కోరినట్లు పాకిస్తాన్ ఇచ్చినా మతసమస్య అలాగే ఉండిపోతుంది.

"దేశం మొత్తంమీద ముస్లిములు జనాభాలో నూటికి 24 వంతులున్నారు. వారు ప్రత్యేక రాష్ట్రం కావాలంటున్నారు. జనాభాలో ఎక్కువ భాగమున్న ముస్లిమేతరుల గతేమిటి? బెంగాలులో హిందువులు నూటికి 49 వంతులున్నారు. పంజాబులో నూటికి 33 వంతులున్నారు. ఇలా వుండగా దేశాన్ని విభజించాలనడం సరికాదు. లీగుముస్లిములకు కూడ విభజననష్టకరమని గుర్తించకపోవడం విచారకరం.

పాకిస్తాన్ తప్పకుంటే బెంగాలును విభజించాలి

"మేము ఐక్యతను కోరుతున్నాము. విభజించబడితే ప్రపంచంలో మనకు తగిన స్థానం, ప్రతిష్ఠ వుండదు. ఒకవేళ ఈవిభజన తప్పకపోతే హిందువులు మెజారిటీగా వున్న ప్రాంతాలను పాకిస్తాన్‌నుండి వేరుపరచాలి. బెంగాలును, పంజాబును విభజించాలి. మెజారిటీవారు మైనారిటీని బలవంతంగా వుంచుకోవడం తగదని ఎన్నడో కాంగ్రెస్ ప్రకటించింది. ఆసూత్రంపైనే నిలబడుతుంది.

"నేడు దేశంలో కల్లోలాలు జరుగుతున్నవి. ప్రజలు నేటి విషమదశను గమనించి, ఈ అరాచక చర్యలను ఆపేందుకు తీవ్రంగా పనిచెయ్యాలి. రాజ్యాంగసభలో ముస్లిములు పాల్గొనకపోతున్నందు వల్ల ఆటంకం కలుగుతున్నది. సభ కార్యక్రమం కొనసాగించక తప్పదు".

అంతఃకలహంతో పోలీసులకు అలుసు

రాజకీయపార్టీలపై ఢాకాలో దాడి

ఢాకా, ఏప్రిల్ 12

ఈమధ్య ఢాకాలో ఫార్వర్డ్‌బ్లాకు, రివల్యూషనరీ సోషలిస్టుపార్టీల సభ్యులమధ్య సంఘర్షణలు జరిగి ఒకరు చనిపోవడం, చాలమంది గాయపడడం జరిగింది.

దీనిని అవకాశంగా తీసుకొని పోలీసులు రెండు పార్టీలమీదా తీవ్రంగా దాడి చేస్తున్నారు.

పోలీసు దురంతాలను ఖండిస్తూ స్థానిక విద్యాసంస్థల విద్యార్థులు నేడు సమ్మె చేశారు.

నష్టపరిహారం లేకుండా జమీందారీలు రద్దుచేయాలి

భూమిశిస్తు చట్ట నిర్మాణానికై

తమిళనాడు కిసాన్‌సభ అధ్యక్షుని మెమొరాండం

తంజావూరు, ఏప్రిల్ 1

తమిళనాడు రాష్ట్ర కిసాన్‌సభ అధ్యక్షుడు శ్రీ వి. భూవరహన్ యిలా వ్రాస్తున్నారు:

"రివెన్యూమంత్రి కళా వెంకటరావుగారు భూమి పన్ను, సాగుహక్కు, వ్యవసాయ కూలీరేటు, వ్యవసాయదారుల అప్పుల నివారణ సమస్య మొదలైనవన్నీ కలిపి పూర్తి బిల్లును ప్రవేశపెట్టబోతున్నందుకు అభినందిస్తున్నా. పెట్టబోయేశాసనం వ్యవసాయానికి సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరించేదిగా ఉండాలి.

"తమిళనాడు కిసాన్‌సభ తరపున రైతులందరి తరపున రివెన్యూమంత్రికి ఈ క్రింది సూచనలిస్తున్నాము.

(1) ప్రస్తుతం వ్యవసాయ కూలీలు, ఎక్కువగా హరిజనులు నివసించే నివేశన స్థలాలను వారిపరం చేయాలి. (2) వ్యవసాయ కూలీలు, రైతుల అప్పులబాధను వెంటనే నివారించాలి. (3) వ్యవసాయ కూలీరేట్లను ఆయాప్రదేశాల జీవితప్రమాణం హెచ్చుదలను బట్టి చట్టరీత్యా నిర్ణయించాలి. (4) భూమి హక్కును నిర్ణయిస్తూ నికరాదాయంలో సగం సాగుచేసేవారికి లభించేటట్లు చేయాలి. న్యాయపద్ధతిలో భూమిని సేద్యము చేసుకొనే హక్కును సాగుచేయువారికివ్వాలి. (5) తమజీవితం గడపడానికి పూర్తిగా భూమిమీదనే ఆధారపడే చిన్నరైతులకు పూర్తిగా పన్ను లేకుండా చేయాలి. (6) భూమి పన్నును రాబడిమీదనే వెయ్యాలి. చిన్నరైతులను పన్నునుండి తప్పించి, పెద్దరైతులనుండి వారి రాబడినిబట్టి ఎక్కువ పన్నును నిర్ణయించాలి. (7) జమీందారీ విధానాన్ని ఏమాత్రం నష్టపరిహారం యివ్వకుండా వెంటనే రద్దుచేయాలి.

"ఈ సందర్భంలో కిసాన్‌సభసంపాదించిన్న రైతుల ప్రయోజనాలకు ఏమాత్రం వ్యతిరేకం గాదని తెలియ జేయుచున్నాను. జమీందారి వర్గాలు కిసాన్‌సభ చిన్నరైతులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని చేసేఅబద్ధపు ప్రచారానికి మోసపోవద్దని చిన్న రైతులను కోరుతున్నాను.

"కిసాన్‌సభ వర్కర్లనూ, తదితర ప్రజాసంఘాలలో పనిచేసే వర్కర్లను వెంటనే విడుదలచేసి, ల్యాండు రివెన్యూ బిల్లు విషయంలో వారి సలహాలు పొందవలసిందని ప్రభుత్వాన్ని కోరుతున్నాము."

రివెన్యూబిల్లుపై ప్రశ్నావళి పంపుతారా

అనవసరమైన ఆలస్యానికి కారణం

మద్రాసు, ఏప్రిల్ 12

మద్రాసు రాష్ట్రంలో రివెన్యూ సంస్కరణల బిల్లును ప్రవేశపెట్టేముందు ప్రజాభిప్రాయం సంపాదించేటందుకు ప్రశ్నావళి నొకదానిని పంపవలసిందని పత్రికా సంపాదకులు మద్రాస్ రివెన్యూ మంత్రికిచ్చిన సలహాను ఆయన ఆలోచిస్తూవున్నారు.

భూమిశిస్తుచట్టం నిర్మించడంలో సలహాలు యివ్వడానికై మద్రాస్ పత్రికా సంపాదకులను రివెన్యూమంత్రి నేటి సాయంకాలం సమావేశపరిచారు. ఆ సమావేశంలో బిల్లు యొక్క ఉద్దేశాలను వివరించారు.

అమృతసర్ కల్లోలాలు

అమృతసర్, ఏప్రిల్ 12

నిన్నటి రోజున అమృతసర్‌లో మతకలహాలు తీవ్రరూపంలో చెలరేగాయి. మరణసంఖ్య 20 దాటింది. గాయపడినవారి సంఖ్య 64. 31 ఇళ్ళు తగులబెట్టబడినాయి.

కిరాసినాయిలో గుడ్డలు ముంచి వెలిగించి ఇళ్ళు తగులబెట్టడానికి ఉపయోగించారు.

నగరంలో వెంటనే కర్ఫ్యూ ప్రకటించారు. సైన్యాలు, సాయుధ పోలీసుదళాలూ నగరంలోని కీలక స్థానాలన్నింటా కాపలా వున్నాయి.

దివి తాలూకాలో మరి 13 మంది డిటెన్యూలు

అవనిగడ్డ, ఏప్రిల్ 9

దివితాలూకా చల్లపల్లి యెస్టేటులో జమీందారీ వ్యతిరేక ఉద్యమములో పాల్గొనుచున్నారనే నెపముపై కామ్రేడ్స్ కంఠంనేని గోపాలరావు (తాలూకారైతుసంఘవర్కింగ్ కమిటీ మెంబరు), దావ ఉమామహేశ్వరరావు (తాలూకా కమ్యూనిస్టుకమిటీ ఆఫీసు సెక్రటరీ), మూరెంపాటి సత్యనారాయణ (నిమ్మగడ్డ), కంఠంనేని రాజబాబయ్యగార్లను డిటెన్యూలుగా రాయవెల్లూరు తీసుకొని వెళ్ళారు.

కోసూరు ఫిర్కాలో శిస్తుల విషయమై స్థానికోద్యోగులు యిచ్చిన తప్పుడు రిపోర్టుపై ఆధారపడి కోసూరు, స్వతంత్రపురం, హరిపురం, విశ్వనాథపల్లి, గ్రామాలకు చెందిన కామ్రేడ్స్ చల్లపల్లి శ్రీనివాసరావు, గొరిగేని సూర్యనారాయణ, కాట్రు ఆంజయ్య, గద్దెపాటి సుబ్బారావు, కాంగోపాంతుకు రియానందరావు, ఆళ్ళ భూషయ్య, కోట నారాయణస్వామి, కాకాగోపాలం, కోట రంగయ్యగార్లను గూడ రాయవెల్లూరు తీసికొనివెళ్ళారు.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

రైతులపై కాల్పులు చేసిన పోలీసులను శిక్షించాలి

అనధికార విచారణ కమిటీ వేయాలి

గాజుల్లంక కాల్పులపై పిల్లలమర్రి వెంకటేశ్వర్లు (యం. యల్. ఏ.) గారి ప్రకటన

బెజవాడ, ఏప్రియల్ 13

పిల్లలమర్రి వెంకటేశ్వర్లు (యం. యల్. ఏ.) గారు గాజుల్లంక రైతులపై కాల్పులను ఖండించుతూ ఈ క్రింది ప్రకటన చేస్తున్నారు:

"గాజుల్లంక రైతులపై పోలీసుల కాల్పుల వార్త ప్రతివారినీ కదలించివేస్తోంది. చల్లపల్లి జమీందారీ దౌర్జన్యం అఘాయిత్యాలకు లోనవుతూ, తమ లేరీ భూములను విడిపెట్టకోడానికి ఎన్నాళ్ళనుండో పోరాడుతున్న గాజుల్లంక రైతులు రిజర్వు పోలీసుల తుపాకి గుండ్లకు, లాఠీచార్జిలకు తమ ప్రాణాలను ఆహుతి చేయవలసి వచ్చింది.

"ఈనెల 10 తేదీ రాత్రి తమ చెల్లిగడ్డిని కోసుకుపోతున్న రైతులపై దామోదర్ దాల్జీ కేకారు (వర్ణంతో పొడిచాడు.) వీరవనిత బావిరెడ్డి పిచ్చయ్యమ్మ ప్రాణాలను బలిగొన్నారు. పోలీసుల కాల్పుల ఫలితంగా మరి ముగ్గురు ఆసుపత్రి పాలై ... హాస్పిటల్లో ప్రమాదావస్థలో ఉన్నారు.

"చల్లపల్లి ఎస్టేటులోని ఇతర గ్రామాలలో కూడా సాయుధులైన పోలీసులు పట్టపగ్గాలు లేకుండా విహారించుతున్నారని ప్రజలు గోల పెడుతున్నారు. ఈ పోలీసులకు పైఅధికారి చల్లపల్లి రాజా? అతని బానిసలా? లేక కాంగ్రెసు మంత్రివర్గమా అని సందేహమవుతోంది.

"వ్యక్తిగత ఆస్తిని ధ్వంసం చేస్తున్నారు. కమ్యూనిస్టులు అని తమ నిర్బంధ విధానాన్ని సమర్థించుకోడానికి మంత్రివర్గం గగ్గోలు చేసింది. నిర్బంధ శాసనాలను అమలు జరపింది. కాని మరొకప్రక్క రైతాంగం యొక్క ఆస్తిని అక్రమించుతున్న జమీందార్ల, వారి తొత్తుల దుండగాలను అరికట్టలేదు. పైగా వారికి మద్దతుగాపోయి పోలీసులు కాల్పులు జరిపి హత్యలు చేస్తున్నారు. జమీందారు తమ ఆస్తిపాస్తులను అపహరించు తున్నారని, అన్యాక్రాంతం చేస్తున్నారని, రైతులు ఎన్ని మొరలు పెట్టినా పెడచెవిని పెట్టిన మంత్రివర్గం జమీందార్లు కాకిచే కబురంపితే చాలు, మలబారు స్పెషల్ పోలీసులను పంపే స్థితికి దిగజారింది.

జమీందారీ విధానాన్ని రద్దు చేస్తామని 10 సంవత్సరముల నుంచి రైతులకు వాగ్దానాలు చేస్తూ, కనీసం రైతులు తమ న్యాయమయిన హక్కులను సంరక్షించుకునేందుకు పోరాడుతుంటే, రైతులకు ఈ నాడు రక్షణ లేకుండా పోయింది. ఇక కాంగ్రెస్ మంత్రివర్గం జమీందారీ విధానాన్ని రద్దుచేయడం ఆచరణలో ఎంతవరకు జరుగుతుందో అన్న అనుమానాలకు కారణమౌతోంది.

శాసనం ద్వారా జమీందారీ విధానాన్ని రద్దుచేయడానికి రద్దన రద్దనచేస్తూ ఆగు చేస్తున్నది. కాంగ్రెసు మంత్రివర్గం జమీందారీ విధానాన్ని రద్దుచేయడమే, మంత్రివర్గం తమ ప్రధానోద్దేశంగా చాటించే రైతుపోరాటాలను బలపరచటమూ, జమీందారీవిధానాన్ని రద్దుచేయడానికి రైతులకు తోడ్పడాలి. లేని వడిన రైతులు, కాంగ్రెసు మంత్రివర్గము యొక్క చిత్తశుద్ధిని సంశయించుదురు. కాంగ్రెస్ మంత్రివర్గం రైతు పోరాటాలపై తను సందేహం మాన్పుకోలేకపోతే, జమీందారుల్ని, రకరకాల ఉద్యోగులు, కాంగ్రెస్ ప్రభుత్వను అపఖ్యాతి తీసుకువస్తారు.

కాంగ్రెసు మంత్రివర్గం పోలీసులను అదుపాజ్ఞలలో ఉంచుకొనుటకు మాత్రమే కాకుండా వారి రిపోర్టులకు విలువయిచ్చుచున్నది.

గాజుల్లంకలో పోలీసులు తమ అత్యాచారాలను కప్పిపుచ్చుకోటానికి అనేక రకాల రైతు నాయకులపై రిపోర్టులు వస్తున్నాయి. ఈ వాస్తవ విషయాలను తెలుసుకొనుటకే మంత్రివర్గం ప్రయత్నించాలి.

ప్రజాదిక కాంగ్రెసుమంత్రివర్గం న్యాయపూర్వకంగా రైతులకు సహాయం చేయాలను కొంటే వెంటనే యీ కాల్పులకు కారకులైన పోలీసు అధికారులను సస్పెండుచేసి అన్ని పార్టీలతో కూడిన విచారణ జరిపించాలి. ఈ హత్యలకు కారకులైన జమీందారీ గూండాలను అరెస్టుచెయ్యాలి. భూమి రైతుదే అని ప్రకటించి రైతుకు స్వాధీనంచెయ్యాలి. పోలీసు కాల్పులకు ఆహుతియైన రైతు కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి.

ఆంధ్ర ప్రజానీకం, కాంగ్రెసువాదులు రౌలట్ అక్టు ప్రత్యామ్నాయమగు ప్రజారక్షణ చట్టాన్ని నిరసించారు. రైతుపోరాటాలపట్ల కాంగ్రెస్ మంత్రివర్గం యొక్క దిగజారుడు విధానాన్ని కూడ నిరసించి, రైతుకు న్యాయం కలిగేటట్లు ఆందోళన చెయ్యాలి. రైతుల ఓట్లతో ఎన్నుకోబడిన శాసనసభ సభ్యురాలగు సీతామహాలక్ష్మమ్మ గారు శాసనసభలో అర్జివెళ్ళను బలపరచి రైతులకు తీరని నష్టం కలుగచేసింది. కనీసం రైతుపోరాటాలందైనా, రైతుల న్యాయమైన కోర్కెలను బలపరచి రైతులపట్ల తమ కర్తవ్యాన్ని నెరవేర్చుకోవలసివుంది.

గాజుల్లంక రైతుపోరాటాలలో, కాంగ్రెస్ కమ్యూనిస్టు విభేదాలకు తావులేదు. రెండు మూడు మాసాంక్రితం కాంగ్రెసు నాయకులు రైతులపక్షాన కాంగ్రెసు మంత్రివర్గం వద్దకు రాయబారం వెళ్ళారు. నేను రైతుల అవసరమయమందు, ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ నాయకులు, రైతుపక్షాన నిలుస్తారని ఆశించుచూ, నిష్పాక్షిక విచారణ జరిగేటట్లు చూడాలని కోరుతున్నాను.

శవాలనైనా ఇవ్వలేదు

బందరు, ఏప్రిల్ 13

10 వ తేదీన గాజుల్లంక రైతులపై కాల్పులఫలితంగా నల్గురు చనిపోయినవార్త పాఠకులకు విదితమే. తుపాకిగుండ్ల ఫలితంగా ప్రమాదకరమైన గాయాలు తగిలిన చందన పోతయ్య (కాలిపొట్ట పట్టుకుంది,) సనకా వెంకట సుబ్బయ్య (మోకాలిపైన గుండు దెబ్బ) సనకా వెంకటేశ్వర్లు (తొడలో రెండు గుండుదెబ్బలు) గాజుల కాశయ్య (తొడలో రెండు గుండుదెబ్బలతో) గార్లను గుంటూరు జనరల్ హాస్పిటల్‌కు తీసుకువెళ్ళారు.

11 వ తేదీ ఉదయం కృష్ణాకలెక్టరు జిల్లా డిప్యూటీ సూపరెండెంటు, గుంటూరుజిల్లా డిప్యూటీ సూపరెండెంటు, తెనాలి డివిజన్ డిప్యూటీ కలెక్టరు కాల్పులు జరిగినచోటుకు వెళ్ళి విచారణచేశారు.

శవాలను పంచాయతీదేవి పూర్చిపెట్టాడు. ఒక్క శవాన్ని తప్ప తక్కినవాటిని బంధువులకు ఇయ్యలేదు. ఇపుడు 130 మంది దాకా రిజర్వు ఇక్కడ ఉన్నారు.

11 వ తేదీ రాత్రి వారు 20 యిండ్లు సోదా చేసి స్త్రీలను నానా దుర్భాషలాడారు. కమ్యూనిస్టునాయకులెక్కడవున్నారో చెప్పమని బెదరించుచున్నారు.

శ్రీకాకుళం కరణంగారిని కూడా అరెస్టు చేసినట్లు తెలుస్తుంది.

ప్రజారక్షణ రెవెన్యూ మంత్రి, కేంద్ర ప్రభుత్వానికి పోలీసు అత్యాచారాలను గురించి రైతులు టంటెలిగ్రాంలు పంపారు.

చందాదారులకు

చందాదార్లు మనియార్డరు చేయునపుడు కూపన్లో అడ్రస్ వివరంగా వ్రాయాలి. దినపత్రికకైనది, వారపత్రికకైనది తెలియజేయాలి. చందాదారులు ఉత్తర ప్రత్యుత్తరాలలో చందా నెంబరు తప్పక తెలియజేయండి. లేనిచో తెంటనే చర్యతీసుకోలేము.

— మేనేజరు

బాపట్ల తాలూకాలో ఆహారదుస్థితి

ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ రైతునాయకుని ప్రకటన

బాపట్ల, ఏప్రిల్ 10

బాపట్ల తాలూకా రైతుసంఘాధ్యక్షుడు మొవ్వ నారాయణస్వామిగారు యిలా ప్రకటిస్తున్నారు:

బాపట్ల తాలూకాలో నానాటికి ఆహార పరిస్థితి విషమరూపము దాల్చుచున్నది. ఈ సంవత్సరము పంటకళ్ళములో ధాన్యం బస్తా రు. 14 ల ధరతో ప్రారంభమై యిప్పుడు బస్తా రు. 20 ల నుండి 30 రూ. దాకా అమ్ముచున్నది. మెట్ట, మాగాణి సరిహద్దు గ్రామాలలో బస్తా రు. 25 ల నుండి 30 రూ. వరకు అమ్ముచున్నది. సంతరావూరు ప్రాంతాల్లో పుట్టి 1కి రు. 425 ల ధర వున్నట్లు తెలియుచున్నది. బియ్యము దొంగమార్కెట్లలో రూపాయికి 9 గిద్దలు అమ్ముతున్నారు. ఇప్పటికే కూలీలు, పేదరైతులు బియ్యము దొరకక పస్తులుంటున్నారు.

ఇక బస్తీల రేషనుషాపులలో చాలావరకు నెలరోజులనుండి బియ్యం సరిగా యివ్వుట లేదు. గ్రామాలలోని షాపులుగూడ ఖాళీగానే యుంటున్నవి. దీనితో కూలీల పరిస్థితి విషమించినది. పేటపాలెం, ఈపురుపాలెం గ్రామాలలో బియ్యం దొరక్క విసుగుచెందినటులు ఏర్పడు సూచనలు కనబడుచున్నవి. ఈపురుపాలెంలో ఈ సందర్భంలో గలాటా జరిగినట్లుగూడ తెలియుచున్నది.

ఒకవైపు ధాన్యము, మాగాణి ప్రాంతాల నుండి మెట్టతాలూకాలవారు విపరీతముగా కొనుక్కొని పోవుచున్నారు. వారు గత సంవత్సరం రేషనుషాపులలో బియ్యం దొరకక పడిన అవస్థలు యింకా మరచిపోలేదు. పైగా యీ సంవత్సరము వారికి మెట్టపంటలు చాలా తగ్గినవి. ముందు ధాన్యం దొరకదనే భయంచేత ధనికరైతులు, దొంగవ్యాపారులు గతమూడు నెలల నుండి ధాన్యం విపరీతంగా కొని తీసికొనిపోవుచున్నారు. కూలీలుకూడా మూటల ద్వారా ధాన్యం తీసికొని పోతున్నారు.

ఇప్పటికే తాలూకాలోని చాలా ధాన్యము ఉత్తర తాలూకాలకు వెళ్ళిపోయింది. ఈ తాలూకాలో మెట్ట ప్రాంతాలవారు మాగాణి ప్రాంతాలలోని కూలీలు ధాన్యం దొరకక, పస్తులుండవలసిన పరిస్థితి ఏర్పడినది. ఇట్టి పరిస్థితిలో దోపిడు ... అవకాశమున్నది.

దీని కంతకు కారణం ప్రభుత్వం రైతాంగ సమస్యలను పరిష్కరించలేక పోవుటయే. ధాన్యసేకరణ చేయుటలో వారు పూర్తిగ విఫలులయ్యారు. కారణం ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేకపోవుటయే. రాము ధాన్యము సం కంట్రోలు రేటుకు ప్రభుత్వానికి యిచ్చినా, తమ జీవితావసర వస్తువులైన ఎరువులు, వ్యవసాయపరికరాలు, గుడ్డలు వగైరా తమకు ప్రభుత్వం వారు అందిస్తారనే నమ్మకము లేకపోవుట చేతనే, రైతులు ప్రభుత్వమునకు ధాన్యం యివ్వుటలేదు. పైగా బస్తా 13 రు 11 లు కనీస రేటు గూడ ప్రభుత్వం యివ్వుటలేదు. కాంగ్రెసు మంత్రులు గూడ పాత ప్రభుత్వ పంథానే అనుసరించుటచేత ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం పోవుచున్నది. పైగా ఉద్యోగుల అండదండలతో విపరీతంగా నాగు ... చూస్తున్నారు. ప్రభుత్వం రైతులకోర్కెలకు తీర్చి ధాన్యసేకరణ చేయుటకు బదులుగా, నిర్బంధ ధాన్యసేకరణకు పూనుకొనుటచే ధాన్యసేకరణ విధానమే దెబ్బతిన్నది. దానిఫలితముగా రేషనుషాపులన్నీ ఖాళీయైనవి. మెట్టగ్రామాలలో అప్పుడప్పుడున్న రూపాయికి 9 గిద్దల బియ్యం కూడ ఇచ్చుటకు లేదు. గ్రామాలలోని ఆహారకమిటీలు, సొసైటీలు ధాన్యసేకరణలో పూర్తిగా విఫలంచెందినవి. ఇప్పుడు ప్రభుత్వం వారు నిర్బంధ ధాన్యసేకరణకు పూను కొన్నా చాలా గ్రామాలలో మిగులు ధాన్యంలేదు.

ఈ విషమపరిస్థితులు యిలానే సాగితే, తాలూకాలో కరువుపరిస్థితులు ఏర్పడగలవు. కావున ప్రభుత్వం వెంటనే క్రింది యీ దిగువ సూచనలప్రకారము పనిచేయవలెనని ప్రభుత్వమువారిని కోరుచున్నాను.

(1) రైతులకు కావలసిన ఎరువులు, వ్యవసాయపనిముట్లు, గుడ్డలు వగైరాలు కంట్రోలురేట్లకు విరివిగా సప్లయి చేయగలమని రైతాంగమునకు నమ్మకము గలిగించవలెను.

(2) ధాన్యపు కంట్రోలురేటు బస్తా 13 రు 11 లు కనీసరేటుగ నిర్ణయించవలెను.

(3) వెంటనే గ్రామాలలోని ఆహార నిల్వలను లెక్కలుతీసి, ఎక్కువగానున్న గ్రామాలనుండి ఆ గ్రామ అవసరాలుపోను మిగిలినధాన్యము తక్కువగానున్న గ్రామాలకు అందించవలెను.

(4) ధాన్యపు నిల్వలననుసరించి రైతుల నుండి ధాన్యసేకరణ చేయవలెను.

(5) ఈ తాలూకానుండి ఇతర తాలూకాలకు ధాన్యపు ఎగుమతిలేకుండా చూడవలెను.

(6) అన్ని రేషను షాపులకు విరివిగా వెంటనే బియ్యం సప్లయి చేయవలెను.

(7) లంచగొండి ఉద్యోగులను, దొంగవ్యాపారులను విచారించి కఠినముగా శిక్షించవలెను.

(8) పై సూచనలను వెంటనే అమలుపరచి తాలూకాను కరువుబారినుండి రక్షించుటకు పూనుకోవాలని ప్రభుత్వము వారిని కోరుచున్నాను.

ప్రభుత్వానికి రైతులు అమ్మే బియ్యం

అన్ని జిల్లాలవారు యివ్వవచ్చు

మద్రాసు, ఏప్రియల్ 11

నిన్న ప్రభుత్వ ప్రకటనలో రైతుల నుండి బియ్యం తీసికొనే సౌకర్యం 5 జిల్లాలకే ప్రకటించబడినది. మిగతా అన్ని జిల్లాల రైతులకుకూడ ఈ సౌకర్యం కలిగించబడు తుందని తిరిగి నేడు మద్రాసు ప్రభుత్వం ప్రకటించింది. సివిల్ సప్లయి కమీషనరు, కలెక్టర్లు ఆయా జిల్లాలలో ఉన్నటి ప్రకటన ననుసరించి రైతులిచ్చే బియ్యానికి ధరలు నిర్ణయిస్తారు.

రైతులు స్వంత ఉపయోగానికి ... పట్టించుకునే ధాన్యానికి పర్మిట్లు అనవసరమౌతున్నవి ప్రభుత్వానికిచ్చే ధాన్యానికి ... మరపట్టడానికి పర్మిట్లు కావాలని మిల్లుయజమానులు కోరవచ్చు అందుచేత ఆలస్యంలేకుండా పనిజరగడానికి పర్మిట్లు యివ్వడానికి కలెక్టర్లకు సూచనలందజేయవలసినదిగా సివిల్ సప్లయి కమిషనరును ప్రభుత్వం కోరింది.

సొసైటీలో అక్రమాలు

గోనెగండ్ల, ఏప్రిల్ 2

గోనెగండ్ల వీవర్సు కోపరేటివ్ సొసైటీ జనరల్‌బాడీ సమావేశంలో, సొసైటీ ప్రెసిడెంటు సాగిస్తున్న దొంగవ్యాపారాన్ని కార్యదర్శి, జి. కె. హనుమంతరావుగారు వెల్లడిచేశారు. ఈ కక్షతో అధ్యక్షుడు తక్కిన డైరెక్టర్లు ఏకమై, కార్యదర్శి రాజీనామా యివ్వనిదే యిచ్చినట్లు, యింకో క్రొత్త కార్యదర్శిని, ఎన్నుకున్నట్లు ప్రకటించారు.

దీనిపై చేనేత కార్మికులందరూ డైరెక్టర్ల బోర్డుపై అవిశ్వాస తీర్మానాన్ని చేసి, క్రొత్త ఎన్నికలు జరపమని జిల్లా డిప్యూటీ రిజిస్ట్రారుకూ, సొసైటీ డైరెక్టర్లకు జనవరి 16 వ నోటీసులు యిచ్చారు. కాని యింతవరకూ సమాధానం లేదు. డైరెక్టర్లు.

రాష్ట్ర ప్రాథమికోపాధ్యాయ సభ ఏప్రిల్ 19, 20 గుంటూరులో

గుంటూరు, ఏప్రిల్ 5

సోదరీ సోదరులారా!

యుద్ధంవచ్చిన తరువాత దేశంమొత్తంగా వ్యాపించిన దుర్భర ఆర్థిక పరిస్థితులు మన దేశీయుల జీవితసౌఖ్యము క్లిష్టతరంగా చేస్తున్నాయి. యుద్ధానికి పూర్వంనుండీ అప్పులతో బాధపడే ఉపాధ్యాయులు జీవితావసర వస్తువుల ధరలు 8, 10 రెట్లవరకు పెరిగి నందువల్ల తమకువచ్చే స్వల్ప వేతనాలతో కుటుంబపోషణ గడవలేక పస్తులతో కాలం గడుపవలసి వస్తూంది.

ఈ పరిస్థితులలో తమ వేతనాలుపెంచి తాముతమకుటుంబాలుఅనుభవిస్తున్నదుర్భర దారిద్ర్యంనుండి బయటపడ్డానికి తోడ్పడవలసిందని ఉపాధ్యాయులు మొదలెగని ఆందోళన చేస్తున్నారు.

గుంటూరు, చిలకలూరిపేట మొదలగు ప్రదేశాలలోని ఉపాధ్యాయులు పికెటింగ్ ప్రారంభం చేయడం, గుంటూరు, బందరు హైస్కూల్ల ఉపాధ్యాయులు కొంతకాలం సమ్మెసాగించడం, రాష్ట్రమంతటా ఉపాధ్యాయుల సమ్మెకు ఆయత్తం కావడం జరిగింది.

కాని ప్రస్తుతం అధికారంలో నున్న కాంగ్రెసు ప్రభుత్వం ఉపాధ్యాయుల ఆందోళనను పెడచెవినపెట్టింది. వారి కోర్కెలను అంగీకరించ నిరాకరించింది.

ఉపాధ్యాయులందరకు కనీస వేతనం రు 60-0-0 లు పుండాలనీ, యితర ఉద్యోగులతో పాటు అధికరవు అలవెన్సులు యివ్వాలనీ, ఫీజుల మేనేజిమెంట్లను రద్దుచేసి వారలందర్ని ప్రభుత్వ నిర్వహణక్రిందికి తీసుకోవాలనీ, ఒకే అంతస్తుగల ఉపాధ్యాయుల వేతనాలు సమంగావుండాలనీ కోర్కెలు న్యాయమైనవేనని పత్రికలు, ప్రజలు అంగీకరిస్తున్నారు.

ఈ పరిస్థితులలో ఉపాధ్యాయులు తావి కర్తవ్యం నిర్ణయించుకోడానికి ఏప్రిల్ 19, 20 తేదీలలో గుంటూరులో రాష్ట్రసమావేశం జరుగుతుంది.

గాన సోదరోపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, యితర ప్రజాసంఘాలు, ప్రజలు రాష్ట్రసమావేశానికి [illegible] మహాసభను జయప్రదం చేయడానికి తోడ్పడాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

ఇట్లు

ఆంధ్రరాష్ట్ర ప్రాథమికోపాధ్యాయసంఘ ఆర్గనైజింగు కమిటీ.

సభకు విరాళాలు

నరసరావుపేట, ఏప్రియల్ 9

ఏప్రిలు 19, 20 తారీఖులలో గుంటూరులో జరుగబోవు "ఆంధ్రరాష్ట్ర ప్రాథమికోపాధ్యాయ" సభకు నరసరావుపేట తాలూకాలో రు 200-0-0 లు విరాళములు వసూలైనవి. ఇంకా ఎక్కువ విరాళములు వసూలగుటకు ప్రచారము చురుకుగా జరుగుచున్నది. సభలో పాల్గొనుటకు ఉపాధ్యాయులు ఉత్సాహంగా వున్నారు. అన్ని తాలూకాలు, జిల్లాలవారు విరాళములు విరివిగా వసూలుచేసి సభను జయప్రద మొనరించాలని శ్రీ ... గారు వ్రాస్తున్నారు.

ప్రకటన

బెజవాడ కాపురస్థులమూ, మా కంపెనీ నెం. 45077 లు పటానాసుదులమూ, భాగస్థులు సూర్యప్రకాశరావుగారు. తమకొనగబడిన పై పట్టా ఎప్పుడనో పోయినందునయూ, డూప్లికేట్ పట్టాను జారీచేయవలసినదిగానూ కోరియున్నారు. కావున, యీ తేదీ లగాయతు, నెల దినములలోగా, యీ విషయమై ఎవరికైనా ఆక్షేపణయున్న యెడల, మాకు తెలియపర్చ గోరెదము. లేనియెడల, వారికి డూప్లికేట్ పట్టా జారీ చేయగలము.

ఇట్లు,

మచిలీపట్టణం, } ధూర్జటి సుబ్రహ్మణ్యం
8—4—46 } కార్యదర్శి.

ఆంధ్రా ఇన్సూరెన్సు కంపెనీ, లిమిటెడ్.

ఊటుకూరులో పోలీసు జులుం

కృష్ణాజిల్లా రైతుసంఘాధ్యక్షుని ఖండన

కృష్ణాజిల్లా రైతుసంఘాధ్యక్షులు అనుమర్లపూడి వెంకటసీతారామారావుగారు క్రింది ప్రకటన చేస్తున్నారు.

తిరువూరు తాలూకా వూటుకూరు గ్రామ చెర్వు లోతట్టు తుంగ గడ్డి అనాదినుంచి బీదలు యిండ్ల కప్పుకు వుపయోగించుకుంటున్నారు. ఏనాడూ ఎవరూ ఆటకాయించటం కాని, దానికి సుంకం వసూలు చేయటం కాని అలవాటులేదు; ఆ జమీలో కొంత భాగం యీనాడు మీర్జాపురం రాజాగారి కొడుకు స్వాధీనంలో వుంది. వీరు ప్రవేశించినది మొదలు రైతులకు అనుదారంగా వున్నవి, చెర్వు, మొదలైన సాముదాయక ప్రదేశములందున్న హక్కులను భంగపర్చారు, సుంకాలు వసూలుచేయాలని, అవస్థ పెడుతున్నారు. కాని గ్రామ ప్రజలు ఐక్యతగా నిలువబడి తమ హక్కులను కాపాడుకుంటున్నారు. అటువిని అన్యాక్రాంతం చేయటానికి కొందరు రైతులను కూడా ఆశపెట్టారు. కాని ఆ ప్రయత్నం సాగలేదు. అంతతో ఆగకుండా కోర్టుల కెక్కించారు. ఆ విషయం కోర్టు విచారణలో వుంది. జమీందారిణిగారి పథకం సాగదనేది తేలిపోయింది. దానితో రైతులలో చీలిక తీసుకురావాలని, తుంగ యిండ్లు కప్పుకునే బీదల మీద అన్యాయంగా పోలీసు మద్దతుతో దండయాత్ర సాగించారు.

ఏప్రిల్ 3 నుంచి ఎస్టేటు గుమస్తా సంబారు వెంకటనారాయణ వూటుకూరు కోటుపోస్టు పోలీసులను స్వంత నౌకర్లుగా వుపయోగించుచున్నాడు. రైతులు పోలీసులపై దౌర్జన్యం చేసినట్లు ఫోర్జరీ రికార్డు సృష్టిస్తున్నారు. 5 వ తేదీన తిరువూరు సబ్‌యిన్‌స్పెక్టరు ఊటుకూరు వేంచేశారు. వారిని ఎస్టేటువారు తగు విధంగా సన్మానించారు. అందుకు ఫలితంగా సబ్‌యిన్‌స్పెక్టరు బీదలు యిండ్లు కప్పుకొనుటకు తెచ్చుకున్న తుంగ తీసుకురా ప్రయత్నించారు. యీ దురంతం తగదని ప్రజలు ఎదిరించారు. యీ జదవును తీసుకువిరిచిదుర్భాషలాడి కాల్చిండుతానని బెదిరించివెళ్లారు. గ్రామ ప్రజలు భీతితో అల్లాడి పోతున్నారు. అమాయకులు పారిపోయినారు. పశువులు పీరు, మేత వేసే దిక్కులేక అల్లాడి పోతున్నవి. 8 వ తేదీన సబ్‌యిన్‌స్పెక్టరుగారు. మాజీవీరు సర్కిలుతో మంతనాలాడినవ్వారు 10 వ తేదీ మధ్యాహ్నం సర్కిలుకు అర్జంటు టెలిగ్రాం యిచ్చారు. సర్కిల్ ఆ రాత్రికే వూటుకూరు 30 మంది రిజర్వు సిబ్బందితో వచ్చేశారు. అనంతోజు బోధాయనాచారి, రామిరెడ్డి వేణుగోపాలరావుగార్ల యిండ్లు ముట్టడించి సోదాలు చేశారు. ఏమీ దొరకలేదు. మాదిగల యిండ్లదగ్గర దౌర్జన్యం చేశారు.

11-4-47 ఉదయం సుమారు 9 గం॥ యస్టేటువారు బండ్లతో మాదిగగూడెం వెళ్లి ఇండ్లకప్పుపూడదీయటానికి ప్రయత్నించారు కానిసాగలేదు. తిరిగిసాయంత్రం పోలీసులతో సహా వెళ్ళారు. స్త్రీలను పిల్లలను తరిమికొట్టారు. కొందరిన్ని బీభత్సం చేశారు. తుపాకులు చూపి భయపెట్టారు. యీ సమయంలో యస్టేటు గూండాలు, యిండ్లకప్పు పీకివేశారు. కొంతతుంగ పోలీసు స్టేషనుకు తోలారు. ఆ రాత్రికి వూరంతా నాశనం చేస్తామని బెదురుతున్నారు. ప్రజలు పారిపోతున్నారు.

తిరువూరు సబ్‌యిన్‌స్పెక్టరు లోగడ ఎరుకోపాడులో పోలీసు సర్కిల్‌యిన్‌స్పెక్టరుతో కలిసి ఇలాంటి దుండగాలు చేయదూస్తే డి. యస్. పి. వీరి రిపోర్టులు నిరాకరించి న్యాయంగా విచారణ జరిపారు. తిరిగి వూటుకూరుమీద జమీందారీ వరిచయ భాగ్యంతో ఈ దుండగాలకు పూనుకున్నారు. ఈ విషయాలు 10 వ తేదీన డి. యస్. పి. డిప్యూటీ కలెక్టరు కు టెలిగ్రాం ద్వారా తెలియపరిచారు. 11 వ తేదీన పిటిషన్లు పంపుకున్నారు. కాని దుండగాలు ఆగలేదు. ఇంకా ఏవిషమ పరిస్థితులు కల్పించనున్నారో అని భీతితో వున్నారు.

గనుక జిల్లా అధికార్లు వెంటనే దాడి అన్యాయంగా రైతులకున్న అనాదసిద్ధమైన హక్కులు, అక్కడి జమీందారు దర్పాలు పోలీసు అత్యాచారాలు విచారించాలి.

కృష్ణాజిల్లా వ్యవసాయ కూలీమహాసభ

జిల్లాసంఘాధ్యక్షుని విజ్ఞప్తి

ఎంమ్మరు, ఏప్రిల్ 8

యుద్ధం ముగిసినా జీవితావసర వస్తువుల కొరత యేమీతీరలేదు. ధాన్యాన్ని సేకరించుటలో ప్రభుత్వం అవలంబించే అవకతవక విధానంవల్ల, కరువుప్రాంతాల ప్రజలతోపాటు మిగులు ప్రాంతాలలోకూడ వ్యవసాయ కూలీలు కరువుపాలపడే ప్రమాదంవచ్చింది. బట్టలేక ముఖ్యంగా మన స్త్రీలు మానం దాచుకోడానికి అనేక యిదుములపాలవుతున్నారు. మిగతా జీవితావసర వస్తువులధరలు ఆరేసు రెట్లు పెరిగిపోయినాయి. కాని, మనం సంపాదించేకూలీ పై వస్తువుల దామాషాను పెరగలేదు. ధరలకంట్రోలు పేరుకు మాత్రంవుంది. కూలీరేటు నిర్ణయింపబడలేదు. ఈకష్టాలన్నిటికి కారణందొంగవ్యాపారస్తులు, జమీందారులు, భూస్వాములు వారిని పెంచేసామ్రాజ్యవాదులు. ఇంకావీరిఆటలను యిలాగేసాగనిస్తే, బెంగాల్‌లో లక్షలాది చనిపోయినట్లు, కొద్దిరోజులలో తెలుగు దేశంలో కూడమనలోటి బీదప్రజలు నల్లులుమాడినట్లు మాడిచనిపోవలసినదేముందుయీదెబ్బకుగురి అయ్యేడిపల్లెటిప్రాంతాలలో వ్యవసాయ కూలీలనే మర్చిపోరాదు. అందుచేత మన ఉనికికి భంగంరాకుండా, రాబోయే ఆర్థిక విపత్తునుండి బయటపడుటకు మనం కార్యక్రమం వేసికొని నడువవలసిన అవసరం వచ్చింది.

అందుచేత ఈనెల 26, 27 తేదీలలో గుడివాడ తాలూకా యలమర్రు గ్రామంలో జరుగబోవు మన వ్యవసాయకూలీ మహాసభ చాలా ప్రాముఖ్యత వహిస్తుంది. పై మహాసభకు ప్రతి ప్రాథమిక సంఘం నుండి 50 మంది సభ్యులకు ఒక ప్రతినిధి చొప్పున, సంఘంలేని గ్రామంనుండి ఒకరిద్దరు సౌహార్ద్ర ప్రతినిధులు వచ్చి సభను జయప్రదంచేయ కోరుచున్నాను.

ప్రతినిధుల యెన్నిక ముందుగా గ్రామాలలో జరగాలి. మహాసభ ప్రారంభించడానికి మద్రాస్ అసెంబ్లీలో కష్టజీవుల కొరకు హోరాహోరీ పోట్లాడుచున్న శ్రీ పిల్లలమర్రి వెంకటేశ్వర్లు యమ్. యల్. ఏ., గారు ఆహ్వానించబడ్డారు.

వెంకటాయపాలెం ఫిర్కా కౌలుదార్ల సభ

వెంకటాయపాలెం, ఏప్రిల్ 8

నిన్న రామచంద్రపురం తాలూకా పేకేరు గ్రామంలో వెంకటాయపాలెంఫిర్కా కౌలుదార్లమహాసభ జరిగింది. ప్రతినిధుల సమావేశంలోపండినపంటలో ¼ వంతు కౌలురేటు నిర్ణయించాలని, 50 యకరాలంపైన వున్న భూమి వ్యవసాయ కూలీలకు, పేదరైతులకు యివ్వాలనితీర్మానించడమైనది. రాత్రితాలూకా రైతుసంఘ ఉపాధ్యక్షుడు శ్రీ కొవ్వూరి అప్పిరెడ్డిగారి అధ్యక్షతను బహిరంగసభజరిగింది. తాలూకా రైతుసంఘ కార్యదర్శి శ్రీ సూరుభొట్ల సూర్యనారాయణమూర్తి, జిల్లా రైతుసంఘ సహాయ కార్యదర్శి శ్రీ దోనేపూడి ధర్మారావు గార్లు ఉపన్యసించారు. తెలంగాణా ఆంధ్రులను విడుదలచేయాలనీ వారికి సౌకర్యాలు చేకూర్చాలనీ, ప్రజారక్షణచట్టం ఉపసంహరించుకోవాలనీ తీర్మానించారు.

కృష్ణాజిల్లా రైతు మహాసభ

బెజవాడ, ఏప్రిల్ 10

కృష్ణాజిల్లా రైతుసంఘ కార్యదర్శి రామినేని సిద్ధయ్యగారిలా ప్రకటిస్తున్నారు:

8 వ కృష్ణాజిల్లా రైతుమహాసభ ప్రతినిధుల సమావేశం ఏప్రిల్ 29 వ తేదీన తిరువూరు తాలూకా కంభంపాడులో జరుగుతుంది. 30 వ తేదీన మహాసభ జరుగుతుంది.

ఆహ్వానసంఘం ఏర్పడి చురుకుగా పని చేస్తున్నది. తిరువూరు తాలూకా రైతాంగమంతా వివిధాలద్వారాను, తదితర విధాలా ఆహ్వానసంఘానికి తోడ్పడాలని నా విజ్ఞప్తి.ఉంటాను.

కూలి తగ్గించే ప్రయత్నం

అడుసుమల్లి పొగాకుకార్మికుల సమ్మె

పరుచూరు, ఏప్రిల్ 10

అడుసుమల్లి గ్రామంలో 600 మంది నేషనల్ టుబాకో కంపెనీ కార్మికులు, ఈనెల 5 వ తారీఖునుండి కూలి పెంపుదలకోసం సమ్మె చేస్తున్నారు. కంపెనీ యజమానులు ఈ సంవత్సరం సీజను మొదటినుంచీ గ్రేడింగు కూలీలకు 0—15—0 చొప్పునను మేస్త్రీలకు 1—0—0 చొప్పుననూ, యిస్తూవచ్చారు, కాని వారంరోజుల క్రిందట ఇక్కడనుంచీ కూలీరేటులో ఒక అణాతగ్గించి యిస్తామని, కార్మికులతో చెప్పారు. అతగ్గింపు రేటుతోనే క్రిందటివారం బట్వాడా ఇవ్వబోతే కార్మికులు తీసుకోవ నిరాకరించారు. తమకు ఆ అణాతో కలిపియిస్తేగాని పనిచేయమని, కూలీలంతా సమ్మెచేసి బైటికి వచ్చారు. కంపెనీదార కార్మికులను నానాదూరులు తిడుతూ ఒకకార్మిక స్త్రీని తన్నబోయాడు. కాని కార్మికులంతా ఐక్యంగా ప్రతిఘటించే సరికి, క్షమాపణ చెప్పుకొన్నాడు.

కొంతమంది చుట్టుపట్ల గ్రామ పెత్తందార్లచేత కూలీలంతా వెంటనే పనులలో చేరాలని, లేకుంటే కంపెనీవారు బేళ్ళను మరొకచోటికి తీసుకెళ్ళి, గ్రేడింగు చేయించుకుంటారనీ, అప్పుడుయీమాత్రంకూలీకూడా దొరకదని ప్రచారం చేయిస్తున్నారు. కాని, కార్మికుల పట్టుదల సడలలేదు.

కార్మికనాయకునిపై దౌర్జన్యం

మైకాగని యజమానుల తొత్తులపని

గూడూరు, ఏప్రిల్ 6

నిన్న సాయంకాలం 6 గంటలప్పుడు గూడూరు డివిజన్ మైకావర్కర్సు యూనియన్ ప్రధానకార్యదర్శి భరద్వాజ్‌గారిని దారిలో అడ్డగించి, ప్రీమియర్ మైకాకంపెనీ యజమానికి చెందిన తలారాదు మైక్ (తూర్పు పూండ్ల) మానేజరు పాలర్ల రమణారెడ్డి, ప్రీమియర్ మైకాకంపెనీలో మేస్త్రీ కందెం వెంకటసుబ్బయ్య మరికొందరితో కలసి కొట్టుటకు ప్రయత్నించారు. నీచంగాతిట్టుతూ ఒంటరిగావున్న భరద్వాజ్‌గారిపైకి సాలర్ల రమణారెడ్డి చెప్పు తీసుకువచ్చాడు. కానిప్రక్కనే వున్న మైకాకార్మికుడు ఎదిరించేసరికి తగ్గిపోయాడు. మార్చి 31 న జరిగిన బహిరంగ సభలో వీరుచేసిన అక్రమాలను గురించి బట్టబయలు చేశారనే ఆక్రోశంతో వారిది పులు యిలా చేశారు. అసలు దీనివెనుక గాథ చాలావుంది.

ప్రీమియర్ మైకాకంపెనీలో యజమానియగు పి. ఆర్. రావుగారికి చెందిన పట్టారిరామా మైకాగనిలో మేనేజరు అజాగ్రత్త వల్ల 8 మంది మైకాకార్మికులు బలియ్యారు. ఈరోజువరకు శవాలు గనిలోనుంచి వెలుపలికి తీయలేదు. చనిపోయిన కార్మికుల కుటుంబాలు చాలా దీనావస్థలో వున్నాయి.

యీ విషయంలో యూనియన్ తీవ్రాందోళన చేసింది. జిల్లాఅధికారులకు, మద్రాస్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంలో కార్మిక సభ్యునికి మెమొరాండం పంపింది. యీ ఆందోళన ఫలితంగా ఎంక్వయిరీ జరిగి, 15 రోజులలో వీరుతోడి శవాలను బయటకు తీయించాలని, లేనిపక్షమున ప్రాసిక్యూషన్ చేస్తామని అధికారులు గని యజమానులకు నోటీసిచ్చినట్లు తెలుస్తున్నది. యిదంతా యూనియన్ జోక్యము వల్ల కల్గినదనే ఆక్రోశంతో, యజమానుల మెహర్బాని పొందాలని చేసినటువంటి పని అని కార్మికులు అభిప్రాయపడుతున్నారు.

కైకలూరు తాలూకా రైతుప్రతినిధుల సభ

ఏప్రియల్ 18 న దేవపూడిలో

ఉదయం 9 గంటలనుండి ప్రతినిధులసభ జరుగుతుంది. రాత్రికి బహిరంగసభ, కృష్ణాజిల్లా దళంవారి వైజ్ఞానిక కార్యక్రమం.

చిలకలూరిపేట సమ్మె ముగింపు

కూలీరేట్ల పెంపుదలకు యజమాన్ల అంగీకారం

పొగాకు కార్మికసంఘ ప్రకటన

చిలకలూరిపేట, ఏప్రిల్ 8

చిలకలూరిపేట పొగాకు కార్మికసంఘం క్రింది ప్రకటన చేస్తోంది:

ఇదివరలో మార్చినెల 14, 15 తేదీలలో చిలకలూరిపేట నేషనల్ టొబాకో కంపెనీ కార్మికులు 0—1—0 కూలీ పెంపుదలకు సమ్మెచేయటం, యజమాని లొంగివచ్చి అందుకు సమ్మతించటం ఇదివరకే మీకు మనవిచేసుకొన్నాం. కాని యజమాని తన ఒప్పుదల ప్రకారం అమలుజరపలేదు. గోరుచుట్టుమీద రోకటిపోటన్నట్లు 19 వ తేదీన 70 మందిని పనిలోనుంచి తొలగించారు. ఈ అక్రమ చర్యలకు తమ అసమ్మతి తెల్పుతూ, తమ న్యాయమైన కూలి పెంపుదలను సాధించేందుకు, అక్రమంగా తీసివేయబడ్డ కార్మికులను పనిలో పెట్టించేందుకు, కార్మికులు గత్యంతరంలేక 20 వ తేదీనుంచి ఐకమత్యంతో సమ్మెచేశారు.

సమ్మె జయప్రదంగా సాగుతూవచ్చింది. కాని, 23 వ తేదీన కాంగ్రెసు పేరుతో దివి కోటేశ్వరరావు, తవ్వా సీనయ్య, నమిడి శ్రీరాములు, రత్తమ్మ అనే మేస్త్రీలతోను, కంపెనీ మేనేజ్‌మెంటుతోను, పోలీసు సబ్ ఇన్‌స్పెక్టరుతోను, గూండాపుటాణీ చేసి విచ్ఛిన్న కార్యక్రమానికి పూనుకున్నారు. 24 వ తేదీన శాంతియుతంగా పికెటింగు చేస్తున్న స్త్రీ వాలంటీర్లపై దౌర్జన్యం చేస్తూ కంపెనీలోకిపోయి రత్తమ్మ, శ్రీరాములు ముఠాగాండ్రు కార్మికులపైన అక్రమంగా రాళ్ళు రువ్వసాగారు. సోదరీమణులు ఆదెమ్మ, బీబీలు, ఇతరులు రాళ్ళదెబ్బలకు గురైనారు. పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టరు మహబూబ్ బూటుకాళ్ళతో కార్మికులను తన్నుకుంటూ కంపెనీలోకిపోయి, వెలుపల శాంతి కాపాడుతున్న వాలంటీర్లపైన తుపాకి దాడుచేసి కాల్చారు. చిన్నప్ప అనే కార్మికుడున్నూ, మూస్తువిలబడ్డ వేల్యూరు వరసింహంగారున్నూ తుపాకిగుండ్లు తగిలి ప్రమాదావస్థలో నున్నారు.

ఇవంటా ఫొటోలుతీసిన కామ్రేడ్ లక్ష్మీనారాయణదగ్గర 24 వ తేదీన పోలీసు మూస రెండెంటు దప్పుల సుబ్బారాయుడు ఫిలింతో సహా కెమెరా లాక్కున్నారు. 25 వ తేదీన చిలకలూరిపేటలో నున్న డెప్యూటీ కలెక్టరుగారి ఎదుట కాల్పులనుగురించి సాక్ష్యమివ్వటానికి వెళ్ళిన కార్మిక సోదరీమణులు దప్పుల సుబ్బారాయుడి ప్రేరేపణవల్ల అరెస్టు చేయబడ్డారు. ఆదేసమయంలో కార్మిక సేవకులైన కామ్రేడ్ రత్తయ్య వగైరాలు అరెస్టుచేయబడ్డారు. అప్పటినుంచి పోలీసు అధికారులు తమ అక్రమ కాల్పులను సమర్థించుకునేందుకు, శాంతంగా పికెటింగు చేస్తున్న కార్మికులందరు మహానేరాలు చేసినట్లుగా, దప్పుల సుబ్బారాయుడి ఆధ్వర్యాన కేసులుబనాయించసాగారు. పోలీసులు, వాళ్ళ నమ్మకస్థులు ఇష్టంవచ్చినవాళ్ళను అరెస్టు చేయటం సాగించారు. 26 వ తేదీన శాంతియుతంగా పికెటింగుచేస్తున్న అనంతమ్మ మొదలగు నలుగురిని అరెస్టుచేశారు. 28 వ తేదీన లారీలో పోలీసులువెళ్ళి చిలకలూరిపేట కార్మికపేటపైన (మాలపల్లె) దండయాత్ర సాగించి కార్మిక సోదరీమణులను అనేక దుర్భాషలాడారు.

అలాగే 30న తేదీన నాలుగు లారీలతో 70 మంది పోలీసులు, కార్మికద్రోహిహిట్మెయూ (క్రిందటిసంవత్సరం కాంగ్రెసు, కమ్యూనిస్టు కూలీలంతా ఈ ద్రోహిని ఐ. యన్. టి. సి. కంపెనీ పనిలోనుంచి తీసేయించారు) కార్మికపేటపైన మరో సత్యాయం దాడిచేశారు. ఆ దాడిలో అక్రమంగా ఇండ్లలో ప్రవేశించటం స్త్రీలను దుర్భాషలాడటం మొదలైన తప్పుడు పనులు చేస్తుంటే, కార్మిక సోదరీమణులంతా వీరోచితంగా దుర్మార్గులకు బుద్ధిచెప్పారు. కాని, పోలీసు అధికారులు సహజ దౌర్జన్య ధోరణితో వేటాడారు. దండమూడి గ్రామాలపై దాడులు సాగిస్తే, ఆ ప్రజలంతా ఎదుర్కొన్నారు.

ఈ విధంగా తమ న్యాయమయిన హక్కులకోసం ప్రజలపోరాడుతుంటే దివి కోటేశ్వరరావు, తవ్వా సీనయ్యలు, నమిడి శ్రీరాములు, రత్తమ్మల సహాయంతో విచ్ఛిన్న కార్యక్రమం సాగించారు. చివరకు ఈ నెల అరవ తేదీన గుంటూరులో జిల్లా కలెక్టరు ఎదుట పొగాకుకంపెనీ యజమాని 0—1—0 పెంపుదలకు ఒప్పుకున్నాడు. కాని, సమ్మెచేసిన కార్మికులందరినీ పనిలోకి తీసుకోటానికి పుంటిసాకులతో వ్యతిరేకించాడు. సమ్మె కాలంలో విచ్ఛిన్నకులుగా పనిచేసిన పదమూడు కూలీలను పనిలోనుంచి తీసివేయడుకు తిరస్కరించాడు. అక్కడే వున్న కాంగ్రెస్ యం. యల్. ఏ. శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డిగారు విచ్ఛిన్నకారులను పనిలో వుంచుకోవలసిందని పట్టుబట్టారు. ఇది అవకాశంగా తీసుకొని యజమాని అందరినీ పనిలోకి తీసుకోనని నిరాకరించాడు. యీ విధంగా సమ్మె ముగిసింది.

ఈ పోరాటంలో పాల్గొని వీరోచితంగా విచ్ఛిన్నకారులను, పోలీసు జులుంను ధైర్యముగా ఎదుర్కొన్న సోదర సోదరీమణులందరూ రూపీ లక్ష్మీదాయి వారసులు ... రుజువుచేశారు. కార్మికులకు రు 0-15-0 కూలి హక్కును సంపాదించారు. చాలామందికార్మికులనుయజమానిపనిలోపెట్టుకోటంగూడా జరిగింది. అవసరంపట్టినప్పుడు మళ్ళీ పాతవాళ్ళనే యజమానిపెట్టుకునేందుకున్నా కున్నారు. కాని, ఇంకాకొంతమందికార్మికులు పనిలేక అవస్థలకు గురియౌతున్నారు. సుమారు 30 మంది కార్మికులు, కార్మికసేవకులు, జైళ్ళలో మగ్గుతున్నారు. వారి కుటుంబాలు జీవనభృతిలేక నానాబాధలు పడుతున్నారు. చిన్నప్ప, వరసింహం ఆస్పత్రిలో పోలీస్ కష్టడీలో వున్నారు. చిన్నప్ప కుటుంబంగూడా నానాఅవస్థలకు గురియౌతూంది. అరెస్టైన ప్రజాసేవకులపైన పోలీస్ కేసులు నడుస్తున్నాయి.

ఈకేసులుఉపసంహరించుకోవాలని,అక్రమంగా ప్రజలపై కాల్పులు సాగించిన పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టరును శిక్షించాలని ఆందోళనచేయాలి.

కాంగ్రెస్ యం. ఎల్. ఏ. శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డిగారున్నూ, కాంగ్రెస్ మంత్రివర్గమున్నూ ప్రజాభిప్రాయాన్ని గుర్తించి తమ బాధ్యతను నెరవేర్చ ప్రార్థిస్తున్నాం.

త్యాగబుద్ధితో కార్మికసంఘ సేవచేసి జైళ్ళలో మగ్గుతున్న ప్రజాసేవకుల విడుదల నిధికి, వారి కుటుంబపోషణకు విరాళం దయ విరివిగా విరాళాలీయాలి.

కార్మికుల న్యాయమైన పోరాటంకోసం తమ పదవులను త్యాగించి నిరుద్యోగులైన కార్మికులకు సహాయం ... అందించాలి.

చేనేత మజూరీల బోర్డు ప్రాతినిధ్యం

ప్రభుత్వ పక్షపాతం

మద్రాసు, ఏప్రియల్ 11

చేనేత బట్టల కంట్రోలు ఆర్డరును అనుసరించి, పారిశ్రామికులకు మజూరీలు నిర్ణయించడానికి మద్రాసు ప్రభుత్వం రాష్ట్ర చేనేత మజూరీల బోర్డును నియమించింది. ఈ బోర్డులో 17 మంది సభ్యులుంటారు. పరిశ్రమల మంత్రి అధ్యక్షులు. ప్రొవిన్షియల్ టెక్స్‌టైల్ కమీషనరు ఉపాధ్యక్షులుగా ఉంటారు. ... సభ్యులుగా వుంటారు. రాష్ట్ర చేనేత వస్త్ర సంఘ ... ప్రతినిధి ఒకరు వుంటారు.

పారిశ్రామికుల ... మాస్టరు వీవర్లకు ... చేనేత కాంగ్రెసు ప్రతినిధులు నలుగురూ (దామెర్ల రమాకాంతరావు మొదలగువారు), మాస్టరువీవర్ల సంఘ ప్రతినిధులు ముగ్గురూ యీ బోర్డులో వుంటున్నారు.

మాస్టరువీవర్ల దోపిడీని, మారు దొంగవ్యాపారాన్ని తీవ్రంగా ఎదిరిస్తూ, ప్రజలకు విరివిగా గుడ్డ సరఫరా చెయ్యడానికి ఎంతో కృషిచేస్తున్న ఆంధ్రరాష్ట్ర చేనేతపారిశ్రామిక సంఘానికీ, తమిళనాడు చేనేత సంఘానికీ ఈ బోర్డులో ప్రాతినిధ్యంలేదు.

పరిహద్దుప్రాంతాలు రాష్ట్రప్రభుత్వంక్రిందికి రావాలి

లీగు ఉద్యమం పదవులకోసమే

క్వాజీ అతుల్లాఖాన్ ప్రకటన

కొత్తఢిల్లీ, ఏప్రిల్ 12

పరిహద్దురాష్ట్ర విద్యామంత్రి క్వాజీ అతుల్లాఖాన్ యివ్వాళ ఉదయం ఢిల్లీలో పత్రికా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ యిలా చెప్పారు.

"పరిహద్దు ప్రాంతంలోవున్న కొండజాతి ప్రజల వ్యవహారాలలో తాత్కాలిక ప్రభుత్వం తన పలుకుబడిని ఉపయోగించ నివ్వకుండా కొన్ని వర్గాలవారు అడ్డుపడుతున్నారు. కొండజాతి ప్రజల విషయం విచారించుటకు రాజ్యాంగ నిర్ణయసభ నియమించిన కమిటీవారు కొండజాతుల నిజమైన నాయకులను కలుసుకోవడకు కూడా ఇబ్బందులు ఏర్పడవచ్చును.

"ప్రస్తుతం కొండజాతి ప్రజల వ్యవహారాలన్నీ వైస్రాయి పరిపాలనక్రింద జరుగుతూ వున్నాయి. అన్ని వ్యవహారాలు గవర్నరు రాజకీయశాఖ ఉద్యోగుల అటమాయిషీ క్రిందను సాగుతున్నాయి.

"రాష్ట్ర మంత్రివర్గం యొక్క పరిపాలన క్రిందకు కొండప్రదేశాలను కూడా చేర్చక పోయినచో పరిస్థితులు చక్కబడవు. ఒకే ఆఫీసరు రాష్ట్ర ప్రాంతంలో మంత్రివర్గానికి, కొండ ప్రాంతములో వైస్రాయికి బాధ్యత వహిస్తారు. అందువలననే యీ కష్టాలు సంభవిస్తున్నాయి. కొండప్రాంతాలను రాష్ట్ర మంత్రివర్గ పరిపాలన క్రిందకు తేర్చాలని ఎన్నిసార్లు వ్రాసినా ప్రయోజనం లేకపోయింది. గవర్నరు ఈ విషయాన్ని మంత్రివర్గంతో చర్చించడానికి ఎప్పుడూ సిద్ధపడలేదు. కొండజాతుల విషయంలో గవర్నరుతో ఏకాభిప్రాయంలేదు.

లీగు ఆందోళన

"పరిహద్దురాష్ట్రంలో ముస్లింలీగుఆందోళనను గురించి ప్రస్తావిస్తూ, క్వాజీ అతుల్లాఖాన్ ఇలా చెప్పారు. "పత్రికలలో ప్రచారం జరిగినంతగా ఎక్కువగా అల్లర్లు జరుగలేదు. లేక్‌షర్ల వాంటేష్ల బలంగా వున్న గ్రామీణప్రాంతంలో నాలుగు గ్రామాలలో తప్ప లీగు ఆందోళన అంతగాలేదు. ఇప్పటి వరకు సుమారు 4 వేలమందివరకు అరెస్టు కాబడ్డారు. ఆందోళనకు ముఖ్యంగా జమీందార్లు, జాగీర్దార్లు కారణం. వారికి అధికారుల ప్రాబల్యం బాగావుంది."

రాజీనామా యివ్వము

మంత్రివర్గము రాజీనామా యివ్వే విషయం ప్రస్తావిస్తూ క్వాజీ అతుల్లాఖాన్ గవర్నరు రాజీనామా యివ్వమని కోరినా యివ్వమని చెప్పారు. తన సంచారంలో ఏ గ్రామంలో అడిగినా ప్రజలు మంత్రివర్గం రాజీనామా యివ్వవద్దు అని తనకు చెప్పారని తెలియజేశారు.

లీగు అధికారంకోసమే యీ ఆందోళన లేవదీసిందని, ఉద్యమమంతా తమ కాంగ్రెసు మానంతో కూడుకొన్నదనీ, లీగు గవర్నరు పరిపాలన కావాలని కోరుతుందని చెప్పారు.

గఫార్ ఖాన్ వద్దకు కొండజాతి నాయకుల రాయబారం

కొత్తఢిల్లీ, ఏప్రిల్ 12

దక్షిణ వజీరిస్తాన్ కొండజాతి నాయకులు యీ రోజున పరిహద్దు రాష్ట్ర కాంగ్రెసు నాయకుడు అబ్దుల్ గఫర్‌ఖానును కలుసుకొని సార్వభౌమాధి క్యరంలో రాజ్యాంగ నిర్ణయసభ వారి విచారణకమిటీ తమ ప్రాంతానికి వచ్చేటట్లు చూడవలసిందిగా కోరారు.

కల్లోలపరిస్థితులు యీ విధంగా కొనసాగినంతకాలం కమిటీ ఆ ప్రాంతములో సంచారము చేయడం అంతగా మంచిదికాదని గఫార్‌ఖాన్ కొండజాతినాయకులతో చెప్పినట్లు తెలుస్తూవుంది.

బర్మా ఎన్నికలలో కమ్యూనిస్టు విజయం

అధిక వోట్ల మెజారిటీతో

రంగూన్, ఏప్రిల్ 11

టౌంగూ, మధ్య బర్మాలలో కమ్యూనిస్టు అభ్యర్థులు ఆంగ్‌సాన్ పార్టీవారికన్న విశేషమైన వోట్ల మెజారిటీతో నెగ్గినారని అంటీ ఫాసిస్టు లీగు ప్రధానకార్యాలయంలో తెలుస్తూంది.

బర్మా రాజ్యాంగసభ ఎన్నికలకు కమ్యూనిస్టులు 37 మందిని నిలిపారు. వారు ఎన్నికలలో కలిసి పనిచేయడానికై ఆంటీ-ఫాసిస్టు లీగును ఆహ్వానించారు. కాని వారు నిరాకరించారు. అప్పుడు రెండేసి స్థానాలున్న నియోజక వర్గాలలో మాత్రం కమ్యూనిస్టులు తమ అభ్యర్థిని ఒకరిని చొప్పున నిలిపి మిగిలినవారిని తగ్గించుకొన్నారు. అందులో ఎన్నికలలో వారు పోటీ చేసిన స్థానాలు 29 మాత్రమే. ఆ నియోజకవర్గాలలో రెండవ వోటును అంటీ ఫాసిస్టులీగ్ అభ్యర్థికి ప్రచారం చేశారు.

కాని లీగ్‌నాయకులు ఈ సద్భావాన్ని లెక్కచేయలేదు. అన్నిచోట్లా పోటీ యిచ్చారు. రంగూన్ కార్మికవర్గం స్థానంలో థాకిన్-థాన్‌ను అనేక కుట్రలు పన్ని వోడించారు.

సమ్మెల నివారణకు "వర్క్సు కమిటీలు"

ఏర్పరచడానికై కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ, ఏప్రియల్ 12

కార్మికుల సమ్మె హక్కును సంకుచితం చేయడానికై కేంద్ర అసెంబ్లీలో ప్యాసు చేసిన కార్మికతగాయిదాల చట్టంలో నిర్దేశింపబడిన "వర్క్సు కమిటీల" నిర్మాణానికి విధులను ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రకారం 100 మందికిపైగా కార్మికులు పనిచేసే పరిశ్రమలలో 'వర్క్సు కమిటీలు' ఏర్పరచాలి, కమిటీలలో కార్మిక ప్రతినిధులు సగానికి తక్కువగాకుండావుంటారు, మిగిలినవారు యజమానుల ప్రతినిధులు.

కమిటీ సభ్యత్వం 20కి మించరాదు. సూటికి 50 మందికిపైగా కార్మికులు యూనియనులలో చేరివుంటే, యూనియనులలో చేరిన వారికి, చేరనివారికి ఎన్నిస్ని స్థానాలు వుండాలో యజమానులే నిర్ణయిస్తారట.

కార్మిక ప్రతినిధుల ప్రాతినిధ్యకాలం 6 ఏళ్ళు అట.

ఈఘోషణ వారిని మార్చేఅందుకు కార్మికులకు హక్కులేదు. ఆ పరిశ్రమలో పని చేసేవారే ఆ వర్క్సు కమిటీకి ఎన్నుకోబడాలట.

ధరలతోపాటు జీతాలు పెరగడంలేదు

జగజీవనరామ్ అంగీకారం

బొంబాయి, ఏప్రియలు 12

రాష్ట్రీయ ప్రభుత్వంలో కార్మికమంత్రి జగజీవనరామ్ పత్రికా ప్రతినిధులతో మాటాడుతూ యిలాగ చెప్పారు:

"ధరలు పెరగడం, సరుకులు లేకపోవడం మూలంగా అన్నిదేశాలలోనూ కార్మిక అసంతృప్తి వ్యాపించివుంది, అనేక పరిశ్రమలలో కార్మికులజీతాలు హెచ్చింపబడినాయి, కాని, ధరల పెరుగుదలలో సమానంగా అవి పెరుగలేదు, ఉత్పత్తిసాధనం పోగుచేసుకోవడమే పెట్టుబడిదారుల ధోరణి, సమ్మెలుచేసినా, ఒనిచేసినా కార్మికులకు వారు జీతాలు పెంచరు, అలోపం అసలు ఆ విధానంలో వుంది.

వీట్-నామ్‌పై దాడిని విరమించ కూడదట

ఫ్రెంచి ప్రభుత్వానికి అమెరికా హితవు

పారిస్, ఏప్రిల్ 12

వీట్-నామ్ (ఇండొచైనా) పట్ల ప్రస్తుత తీవ్రవిధానాన్ని సడలించకూడదని అమెరికా ప్రభుత్వం ఫ్రెంచి ప్రభుత్వానికి ఒకసందేశం పంపిందని న్యూయార్కులోని మిత్రరాజ్య సమితి కార్యాలయంలో బలమయిన వదంతి బయలుదేరింది. ఈ హితోపదేశం యొక్క అర్థం, ఫ్రాన్సు ఇండొనీషియాపై దాడిని ఇంకా కొనసాగించాలనే.

దీనిగురించి ఫ్రెంచి విదేశాంగ కార్యాలయోద్యోగిని అడిగితే, "ప్రస్తుతం దీనిని గురించి ప్రభుత్వం ఏమీ చెప్పలేదు" అని జవాబు చెప్పాడు.

ఫ్రాన్సు కోరుతూన్న అప్పుకి ఇది షరతు

అమెరికా నుంచి ఫ్రెంచి ప్రభుత్వం లోగడ పెద్ద అప్పు తీసుకుంది, ఇంచుమించు దీని నంతటినీ ప్రస్తుతఇండొచైనా యుద్ధంలో ఖర్చుచేసింది. మరొక అప్పుకోసం మళ్ళీ ప్రయత్నిస్తూంది. ప్రస్తుత ట్రూమన్ విధానాన్ననుసరించి అమెరికాప్రభుత్వం ఈఅప్పుకు పైషరతు పెడుతూందని అభివృద్ధికాముకులు అనుకుంటున్నారు. వీట్-నామ్‌కొని డాక్టరు హో-చి-మిన్ ప్రభుత్వం పూర్తిగా కమ్యూనిస్టు నిరంకుశమని సామ్రాజ్యవాదవర్గాలు తీవ్రప్రచారం సాగిస్తున్నాయి.

వీట్-నామ్‌పై యుద్ధానికి బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఏడుకోట్ల డాలర్ల విలువగల ఆయుధాలను ఫ్రాన్సుకు సప్లయిచేసింది. ప్రస్తుతవీట్-నామ్‌ప్రభుత్వంతో రాజీలేకుండా చేయడానికి బ్రిటిష్ సామ్రాజ్యవాదులుకూడా ప్రయత్నిస్తున్నారు.

ముస్లిములందరూ లీగులో చేరాలి

జనాబ్ జిన్నా ప్రకటన

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12

జనాబ్ జిన్నా జమయత్ ఉల్ ఉలేమాకు, మిగతాముస్లిములకు ఈక్రిందివిజ్ఞప్తిచేశారు. జమయత్ కార్యదర్శి లీగు ఇతర ముస్లిములలో కలిసి చర్చించాలని కోరినా జనాబ్ జిన్నాగారిలా అన్నారు:

"అట్లీ ప్రకటనతో కొత్త పరిస్థితి ఏర్పడింది. ముస్లిములలో ఇప్పుడు సంపూర్ణంగా ఐక్యత ఏర్పడాలని మీతో వేడుకొంటున్నాను. ప్రతి ముస్లిమూ లీగులో చేరాలని కోరుతున్నాను. మన గృహకల్లోలాలుగూర్చి చర్చించుకునేందుకు యిది సమయంకాదు. కాబట్టి మీరు లీగులో చేరి, పాకిస్తాన్‌కై పనిచేయాలని కోరుతున్నాను. అహొక్కడే ముస్లిములకు ప్రాతినిధ్య సంస్థ. పూర్వం ఎలాంటి అభిప్రాయాలు వున్నా సరే ఇప్పుడు జమయత్ ఉలేమా, హింద్ సభ్యులందరినీ లీగులోకి ఆహ్వానిస్తున్నాను. మీరందరు అంగీకరిస్తారని ఆశిస్తున్నాను. ఈ క్లిష్టసమయంలో మనం ఐక్యమత్యంతో నిలబడాలి."

లీగులోనో, కాంగ్రెసులోనో అహ్రార్లు చేరిపోవాలి

మజ్లిస్-ఎ-అహ్రార్ మాజీ అధ్యక్షుడు మౌలానా హబిబుర్రహిమాన్ ఒక ప్రకటన చేశారు. పాకిస్తాన్ లేక, సంయుక్త భారతదేశం-రెండే లక్ష్యాలనీ, లీగు - కాంగ్రెస్ రెండే సంస్థలున్నాయనీ, ఏదో ఒక దానిని బలపరచడం అహ్రార్లు నిర్ణయించుకోవాలని ఆయన కోరారు.

ప్రజాశక్తి చందా

సంవత్సరం చందా	రు.	24—0—0
విడిపత్రిక		0—1—0
వారపత్రిక సం॥ చందా		9—0—0
వారపత్రిక		0—3—0

ట్రూమన్ అవలంబిస్తున్నది సామ్రాజ్యవాద విధానం

ప్రజాతంత్ర విముఖులే కమ్యూనిజాన్ని చూచి భయపడతారని హెన్రీ వాలెస్

మాంచెస్టరు, ఏప్రిల్ 12

నిన్న లండనులో ఉపన్యసించి వాలెస్, ఈవేళ ప్రముఖ బ్రిటిష్ పారిశ్రామిక కేంద్రమయిన మాంచెస్టరు వచ్చాడు. ఈవేళ రూజ్వెల్టు ద్వితీయ వర్ధంతి సభలో మాట్లాడుతూ యిలా అన్నాడు:

"సోవియటుకు వ్యతిరేకంగా ప్రపంచంలో ముఠాలు కట్టాలన్న ఉద్దేశం అమెరికాలో కొన్ని మాసాలక్రితంనుంచీ తలచూపింది. ఏనాడయితే అమెరికా ప్రభుత్వం రూజ్వెల్టు విధానాలకు నీళ్ళు వదలిందో ఆనాటినుంచీ యీ తత్వం బయలుదేరింది.

"కాని, అభివృద్ధి కాముకులందరూ అమెరికా శక్తిసంపదలు నిర్మాణాత్మకమైన కార్యక్రమాలకు వినియోగం కావాలని కోరుతున్నారు. కాని, రూజ్వెల్టు కాలంలోలాగా ఆ అభివృద్ధి కాముకవర్గాలు ఈనాడు అధికారంలో లేవు.

ఫాసిజం కమ్యూనిజమూ ఒకటే అనడం గుడ్డితనం

"కమ్యూనిజమూ, పెట్టుబడిదారీ విధానమూ, ప్రపంచంలో రెండూ ఉండే శాంతి అసంభవం అనుకునేవారే ఈనాడు అమెరికాలో అధికారంలో ఉన్నారు. వీరు కమ్యూనిజమూ, ఫాసిజమూ ఒకటే అంటున్నారు. ఫాసిస్టు వ్యతిరేకపోరాటంలో కమ్యూనిస్టు రష్యా రెండుకోట్ల ప్రజలను బలిదానంచేసిన సంగతిని వీరు మరచిపోలేదనుకుంటాను. కమ్యూనిజం ప్రపంచాధిపత్యానికి ఎగబడుతున్నదనీ, దానినీ, సోవియటునూ ఎదుర్కొడానికి అమెరికా ఆయుధసంపదనంతటినీ వినియోగించాలనీ వీరి ఊహలు. మిత్రరాజ్య సమితిని లక్ష్యంచేయవలసిన పనిలేదని వీరి భ్రమ" అని వాలెస్ విమర్శించాడు.

అమెరికా ప్రభుత్వపు అసలు ఉద్దేశాలు

గ్రీసు, టర్కీలకు అమెరికా ఇవ్వదలచిన 40 కోట్ల అప్పును గురించి చెబుతూ యిలా అన్నాడు.

"40 కోట్ల డాలర్లు ఖర్చుపెట్టినంత మాత్రంచేత ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమం మూలబడిపోతుందని ఎవరయినా అనుకోగలరా? గ్రీసు పర్వతాల్లోవున్న కొద్దిమంది గెరిల్లాలకోసమేనా ట్రూమన్, మరొక కొ హాసుదారి జరిగినంతగా హడావుడి చేయడం? ముమ్మాటికీకాదు.

"రష్యా సంహద్దుప్రాంతాలపై పెత్తనం సంపాదించడమూ, పడమటి ఆసియాలోని నూనెగనులను స్వాధీనం చేసుకోవడమే అతని విధానంయొక్క ముఖ్యోద్దేశాలు. పీటిని నెరవేర్చుకోడానికే ట్రూమన్ ప్రభుత్వం అమెరికా ప్రజలపై ఈ విధానాన్ని రుద్దుతూంది, కమ్యూనిస్టులపై ద్వజమెత్తిన ప్రతి నిరంకుశను బలపరచడానికి అమెరికా సరుగులు తీయాలంటూంది.

ప్రపంచాన్ని చీల్చడం సులభమే కాని చీల్చిఉంచడం అసాధ్యం

"ఈ విధానం కఠోరమైన సామ్రాజ్యతత్వంతో కూడివుంది, అమెరికాకిది దారుణప్రమాదకరమైనది.

"ప్రపంచాన్ని చీల్చడం సులభమైన పనే కావచ్చు. కాని శాశ్వతంగా చీల్చి ఉంచడం ఏదేశానికి తరంకాదు.

"గ్రీసు, టర్కీలకు తగుమాత్రం సహాయం చేయడం అమెరికాకు సాధ్యం కావచ్చును. కాని తన సామ్రాజ్యంగా మార్చుకోవాలనుకుంటున్న పడమటి యూరప్‌దేశాలకూ, దక్షిణఅమెరికా దేశాలకూ అమెరికా హద్దులేకుండా, కలకాలం సహాయం చేయజాలము, ఆధారాన్ని అమెరికా ప్రజలు తమనెత్తినిద పెట్టుకోదానికి ఇష్టపడరు; పెట్టుకోజాలరుకూడా.

లంచమిచ్చి కమ్యూనిజాన్ని కొనివేయలేరు.

"కమ్యూనిజాన్ని ఎవ్వరూ లంచమిచ్చి కొనివేయలేరు. మిలిటరీ బలంతో దానిని అణచడంకూడా ఎవరికీ సాధ్యంకాదు.

"స్వతంత్ర ప్రజలు ఎవ్వరికీ అమ్ముడుపోరు. అస్వతంత్ర ప్రజలుకూడా, ఒకరి డబ్బుకు బానిసలుగా కలకాలం పడివుండరు.

"కమ్యూనిజం అంటే బెదిరేవారు ప్రజాతంత్రంపట్ల విశ్వాసంలేనివారే.

"కమ్యూనిజంపై ప్రారంభించిన ఈ దాడిలో నేను చేరనిరాకరించాను. కమ్యూనిస్టులపట్ల సానుభూతివల్లకాదు ఇలా నిరాకరించడం. పెట్టుబడిదారీ దేశాలూ, కమ్యూనిస్టు దేశాలూ, యుద్ధం అవసరం లేకుండానే తమ్ముతగాదాలను పరిష్కరించుకోవచ్చునని నేను దృఢంగా నమ్ముతున్నాను. ఆ నమ్మకానికీ, ఈ కమ్యూనిస్టు వ్యతిరేక దాడి పూర్తిగా వ్యతిరేకం కాబట్టే దీనిలో చేరనిరాకరించాను".

సుస్థిర శాంతి స్థాపనకోసం జరుగుతూవున్న కృషి జయప్రదంకాక తప్పదన్నాడు. పడమటి ఆసియా, బాల్కన్, దూరప్రాచ్యదేశాలు మొదలయిన వివిధ ప్రాంతాల పునర్నిర్మాణానికి మిత్రరాజ్యసమితి 'ప్రాదేశిక పునర్నిర్మాణ కార్యక్రమం' వేసుకోవాలన్నాడు. ప్రపంచంలోని కీలక ప్రదేశాలు అంతర్జాతీయం కావాలనీ, పరమాణుశక్తిపై అంతర్జాతీయ కంట్రోలు వెంటనే అమలు జరగాలనీ అన్నాడు. రాజకీయ ఘర్షణలు మానాలని, ప్రపంచ ప్రజాక్షేమం కోసం పాటుపడాలన్నాడు. "సోవియటు, తదితర దేశాల సహకారంలేనిదే ఇదంతా సాధ్యంకాదు," అని ముగించాడు.

అమెరికా ప్రభుత్వం వాలెస్‌పై చర్య తీసుకోబోతుందట

వాషింగ్టన్, ఏప్రిల్ 12

ట్రూమన్ విధానాన్ని ఖండిస్తూ వాలెస్ ఇచ్చిన ఉపన్యాసాలతో అమెరికా సామ్రాజ్యవాద వర్గాలకు బాగా కోపం వచ్చింది. వారి పత్రికలూ, కొంతమంది శాసనసభ్యులూ వాలెస్ దేశద్రోహి అంటూ నీచప్రచారం ప్రారంభించినాయి. [illegible]లోనే మాట్లాడాలి గాని, విదేశాల్లోకూడా గుట్టు బయటపెట్టరాదు అని వీరంతా హుంకరిస్తున్నారు. అలా చేసిన వారిమీద మూడేళ్ళు శిక్షగాని, అయిదువేల డాలర్ల జరిమానాగాని విధించవచ్చునంటున్నారు.

"ఇది దారా ఘోరం" అన్నాడు రిపబ్లికన్ పార్టీ విదేశవ్యవహార నిపుణుడు వాండెన్బర్గ్.

"బ్రిటిష్ ప్రజలను మూర్ఖులను నమ్మరనుకుంటా"నన్నాడు రాబర్ట్సన్ అనే మరో శాసనసభ్యుడు.

అమెరికా ప్రభుత్వం వాలెస్‌కిచ్చినపాస్‌పోర్టును ఉపసంహరించుకోవచ్చునని కూడా అనుకుంటున్నారు.

Edited, Printed & Published by Karraoadda Rajagopala Rao at the Prajasakti Press, Mogalrajapuram, Bezwada.

END OF ISSUE